క్లుప్తంగా

వింజమూరు ఎస్సైగా వీరప్రతాప్



వింజమూరు(ఉదయగిరి): వింజమూరు నూతన ఎస్సైగా కే వీరప్రతాప్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న కోటిరెడ్డి వీఆర్‌కు బదిలీ అయ్యారు. నూతన ఎస్సై మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.

మర్రిపాడు ఎస్సైగా శ్రీనివాసరావు



మర్రిపాడు: మండల నూతన ఎస్సైగా కాసుల శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరులో వీఆర్‌లో ఉన్న ఆయన బదిలీపై మర్రిపాడుకు వచ్చారు. నూతన ఎస్సై మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు.

ఏఎస్‌పేట ఎస్సైగా సైదులు



అనుమసముద్రంపేట: ఏఎస్‌పేట ఎస్సైగా సైదులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరులోని చిన్నబజార్ పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్‌రెడ్డి వీఆర్‌కు బదిలీ అయ్యారు. నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సైదులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏఎస్‌పేటకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఎస్సైకు సన్మానం

ఉదయగిరి: స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎస్సై కే ఇంద్రసేనారెడ్డిని పలువురు శాలువాలతో బుధవారం సత్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంత్రి నారాయణ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకోవడంపై అభినందనలు తెలిపారు. ప్రముఖ లాయర్ సందిరెడ్డి రామారావు, తదితరులు పాల్గొన్నారు.

మర్యాదపూర్వకంగా..

మర్రిపాడు: మండల నూతన తహసీల్దార్ స్వప్న, ఎస్సై కాసుల శ్రీనివాసరావును మండల వైఎస్సార్‌సీపీ మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులునాయుడు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పార్టీ యువజన విభాగం మండలాధ్యక్షుడు చంద్ర నారాయణస్వామి, బుర్ర విష్ణువర్ధన్‌రెడ్డి, గంగినేని విజయ్ కుమార్, కత్తి పద్మారావు, తదితరులు ఉన్నారు.

వైఎస్సార్ విగ్రహ అరుగు ధ్వంసంపై ఫిర్యాదు



మర్రిపాడు: మర్రిపాడులోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చుట్టూ ఉన్న గ్రావెల్ అరుగును తొలగించడంపై వైఎస్సార్‌సీపీ మాజీ మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ విగ్రహం చుట్టూ ఉన్న గ్రావెల్ అరుగును కొందరు మంగళవారం రాత్రి జేసీబీతో తొలగించి విగ్రహానికి నష్టం కలిగించారని తెలిపారు. విచారణ జరిపి అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆయన వెంట యువజన విభాగం మండలాధ్యక్షుడు చంద్రా నారాయణస్వామి, బొర్రా విష్ణు, జీ విజయ్ కుమార్, కత్తి పద్మారావు తదితరులు ఉన్నారు.

వైభవంగా ఆంజనేయుని విగ్రహ ప్రతిష్ట

సంగం: మండలంలోని దువ్వూరులో అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠను బుధవారం వైభవంగా నిర్వహించారు. తొలుత వేదపండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అదనపు కట్నం కోసం వేధింపులపై ఫిర్యాదు

కావలి: పట్టణానికి చెందిన షమీల తనను భర్త, అత్త,మామ, ఆడపడుచులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని కావలి వన్‌టౌన్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. వివరాలు.. కావలికి చెందిన షమీలకు నెల్లూరుకు చెందిన షామీర్‌తో వివాహమైంది. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. కాగా షమీల వర్క్‌ఫ్రం హోమ్ విధానంలో ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త షామీర్ మహారాష్ట్రలోని పూనేలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే భర్త, అత్త,మామ, ఆడపడుచులు కలిసి తనను అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని షమీల కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేధింపులపై ఫిర్యాదు

పట్టణంలోని మానస థియేటర్ సెంటర్‌కు చెందిన గృహిణి తనను శ్రీకాంత్ అనే వ్యక్తి వేధిస్తున్నాడని కావలి వన్‌టౌన్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. తన భర్త డెకరేషన్ పనులు చేసుకుంటాడని, అతని వద్ద సహాయకుడిగా పనిచేస్తే శ్రీకాంత్ తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



భద్రతాపరమైన చర్యలు చేపట్టాలి



కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన అమానుషం. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణను వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రుల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టాలి. వైద్య సిబ్బంది రక్షణకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలి.

–బీ నరసమ్మ, హెల్త్‌సూపర్‌వైజర్, చేజర్ల పీహెచ్‌సీ

మంచి బుద్ధులు నేర్పాలి



దాడులకు పాల్పడటం నేరం. ప్రజల్లోనే మార్పు రావాలి. చిన్న వయస్సు నుంచే పిల్లలకు మంచి బుద్ధులను నేర్పాలి. దీంతో మార్పొస్తుంది. భవిష్యత్తు తరాలకు రక్షణ కల్పించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలి.

–ఉషాసుందరి, ఆర్ఎంఓ, ప్రభుత్వాస్పత్రి, ఆత్మకూరు



వరద శాపానికి మోక్షమెన్నడో?

- ఆక్రమణల చెరలో వాగులు, డ్రెయిన్లు
- భారీ వర్షాలు కురిస్తే ముంచెత్తుతున్న వరద
- రోజుల తరబడి జలదిగ్బంధంలో ఇళ్లు, పొలాలు
- రోడ్లు దెబ్బతిని నిలిచిపోతున్న రాకపోకలు
- ఇబ్బందులు పడుతున్న తూర్పుగ్రామాల ప్రజలు



జలదిగ్బంధంలో అల్లూరు మండలం చింతగుంట గ్రామం (ఫైల్)

కావలి: 2020 నవంబర్ చివరి వారంలో వచ్చిన 'నివర్' తుపాను తమిళనాడుతో పాటు మన రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాలను వణికించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కావలి నియోజకవర్గ ప్రజలు కూడా 'నివర్' బాధితులు అయ్యారు. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని వాగులు, వంకలు ఉప్పొంగి వరదనీరు కావలిపై పడింది. వాటికి కావలి నియోజకవర్గంలోని నీరు తోడవడంతో తూర్పుప్రాంత గ్రామాలు, పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు పది రోజులు పాటు వరద నీరు యథాతదంగా ఉండిపోయింది. వాగులు, డ్రెయిన్లు ఆక్రమణలకు గురవడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని అప్పట్లో ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. కావలి నియోజకవర్గంలోని వాగులను ఆధునీకరించడంతో పాటు పొలాల్లో డ్రెయినేజీలు నిర్మించడమే సమస్యకు పరిష్కారమని ప్రాథమిక నివేదికలు సిద్ధం చేశారు.

గ్రామాలు అతలాకుతలం

నివర్ తుపాను ప్రభావంతో కావలి నియోజకవర్గంలో 48 సెం.మీ.మేర వర్షపాతం నమోదైంది. కావలి, బోగోలు, అల్లూరు మండలాల్లోని తూర్పుప్రాంత గ్రామాలు వరద ముంపుతో అతలాకుతలం అయ్యాయి. విజయవాడ–చెన్నై జాతీయ రహదారికి తూర్పు వైపున ఉన్న మూడు మండలాల్లోని సుమారు 45వేల ఎకరాల్లోని పొలాలు చెరువులను తలపించాయి. అలాగే లోతట్టు ప్రాంతాలు, గిరిజన, ఎస్సీ కాలనీలను నీరు చుట్టుముట్టింది. 4,500, విద్యుత్ స్తంభాలు, , 357 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం కావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వరద ముంపులో విద్యుత్ లైన్లను పునరుద్ధరించలేకపోవడంతో నాలుగైదు రోజుల పాటు తాగునీరు సైతం లేక ప్రజలు అల్లాడిపోయారు. నియోజకవర్గంలో 45 ప్రాంతాల్లో వరద తాకిడితో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో కొద్దిరోజుల పాటు రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అల్లూరు, బోగోలు, కావలిలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి పది వేల మంది ముంపు బాధితులను అక్కడికి తరలించి ఆహారం అందించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లోని బాధితులను బోట్ల ద్వారా ఒడ్డుకు చేర్చి పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది.

సమస్య ఇదీ..

కావలి వద్ద మద్దూరుపాడు నుంచి ప్రారంభమయ్యే తూర్పుప్రాంతం అల్లూరు మండలం నార్తుఆములూరు వరకు సుమారు 38 కిలోమీటర్ల వరకు దిగువ ప్రాంతంలో ఉంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో ఈ ప్రాంతానికి పై భాగంలో ఉన్న ఉదయగిరి, కావలి, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి భారీగా వరద నీరు చేరుకుంటుంది. కొండేపి డ్రెయిన్, పిల్లవాగు, పైడేరు, చిప్పలేరు తదితర వాగుల ద్వారా వరదనీరు సముద్రానికి చేరుకుంటుంది. ఈ వాగులు ఆక్రమణలకు గురికావడం, పూడికతో నిండిపోవడంతో వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి తూర్పుగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడం పరిపాటిగా మారుతోంది.

పరిష్కారానికి ఏం చేయాలంటే..

తూర్పుగ్రామాలను ముంచెత్తుతున్న వరద సమస్యను పరిష్కరించేందుకు సముద్రానికి వరద నీటిని తీసుకెళ్లే వాగుల పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను గుర్తించి తొలగించాలి. వాగుల్లోని పూడికను తొలగించి గట్లను పటిష్టపరచాలి. వాగులను అనుసంధానం చేస్తూ ఎక్కడికక్కడ డ్రెయిన్లు నిర్మించాలి. సముద్రానికి నీరు చేరే ప్రాంతాన్ని విస్తరింపజేయాలి.



అల్లూరు మండలంలోని పొలాలను ముంచెత్తిన వరద నీరు (ఫైల్)



కావలి మండలంలో వరద నీటిలో చిక్కుకున్న పొలాలు (ఫైల్)



బోగోలు మండలంలోని పొలాల్లో చేరిన వరదనీరు(ఫైల్)



వరద తాకిడికి తెగిపోయిన ముంగమూరు రోడ్డు (ఫైల్)

వైభవంగా శ్రీకృష్ణుడి ఊరేగింపు



వింజమూరు(ఉదయగిరి): మండలంలోని శంఖవరంలో మూడ్రోజులుగా నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని విశేషంగా అలంకరించి మేళతాళాల నడుమ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఉపాధి పనుల పరిశీలన

చేజర్ల: మండలంలోని తూర్పుపల్లిలో జరుగుతున్న ఉపాధి పనులను ఏపీఓ వెంకటేశ్వర్లు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సభల్లో రైతులు సూచించిన బీడు భూముల్లో నీటి కుంటల నిర్మాణంతో పాటు పంట కాలువల్లో పూడిక తీత పనులను చేపడుతున్నట్లు తెలిపారు.

చవితి వేడుకలకు అనుమతులు తప్పనిసరి

సోమశిల: అనంతసాగరం పోలీస్‌స్టేషన్‌ను ఆత్మకూరు సీఐ గంగాధర్‌రావు బుధవారం తనిఖీ చేశారు. ఆత్మకూరు సీఐగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయనకు పోలీసు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం సీఐ రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి

బిట్రగుంట: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఇసుక లభించక నిర్మాణ పనులు నిలిచిపోయి నిర్మాణరంగ కార్మికులు అల్లాడిపోతున్నారని సీఐటీయూ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ధ్వజమెత్తారు. ఇసుక సరఫరాలో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా బోగోలులో సీఐటీయూ నాయకులు, భవన నిర్మాణ కార్మికులు బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాన కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఇసుకను ప్రభుత్వాలు ఆదాయ వనరులుగా, అధికార పార్టీ నాయకులు దోపిడీకి మార్గంగా మార్చుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో నిర్మాణ రంగం కుంటుపడే పరిస్థితి నెలకొందన్నారు. ఇసుక సరఫరాలో ప్రభుత్వ తీరు కారణంగా నిర్మాణాలు నిలిచిపోయి భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక సరఫరాలో సరళీకృత విధానాలు అమలు చేసి కార్మికులకు అండగా నిలబడాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక, భవన నిర్మాణ కార్మిక సంఘాలకు చెందిన నాయకులు చల్లా నరహరి, టీ మాల్యాద్రి, షేక్ బాదుల్లా, తుమ్మల శీనయ్య, తిరుపతి పాల్గొన్నారు.



బోగోలులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న భవన నిర్మాణ కార్మికులు

శాంతిభద్రతలకు సహకరించాలి

సంగం: గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని సంగం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వేమారెడ్డి కోరారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని జెండాదిబ్బ గ్రామ ప్రజలతో బుధవారం రాత్రి ఆయన మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయని, ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు గ్రామంలో కనిపిస్తే తమకు తెలియజేయాలన్నారు. కోడిపందెలు, పేకాట, మత్తు పదార్థాల విక్రయం వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే గోప్యంగా తమకు సమాచారం అందజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సీఐ పల్లె నిద్ర చేశారు. ఆయన వెంట ఎస్సై నాగార్జునరెడ్డి ఉన్నారు.



గ్రామస్తులతో మాట్లాడుతున్న సీఐ వేమారెడ్డి

మా గ్రామంలో ఇసుక రీచ్ వద్దు

ఆత్మకూరురూరల్: అప్పారావుపాళెం సమీపంలో పెన్నా నదిలో ఇసుకరీచ్‌ను ఏర్పాటు చేయొద్దని గ్రామస్తులు ఖరాఖండీగా తేల్చి చెప్పారు. అప్పారావుపాళెంలో ఇసుక రీచ్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణకు ఆత్మకూరు ఆర్డీఓ కురుబ మధులత అధ్యక్షతన బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ అప్పారావుపాళెం వద్ద పెన్నా నదిలో 22 హెక్టార్లలో ఇసుక లభ్యత ఉందన్నారు. స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇసుక సేకరణ, తరలింపు చేపట్టేందుకు ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలిపారు. కాగా ఇసుక సేకరణను గ్రామస్తులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఇసుక తరలింపు కారణంగా గ్రామంలోని రోడ్లు పాడవుతున్నాయని, దుమ్ము కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నామని తెలిపారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు తహసీల్దారు సుధీర్, పర్యావరణ శాఖ, సెబ్, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఆత్మకూరు ఆర్డీఓ మధులత

సోమశిల -కలువాయి రోడ్డులో నిలిచిన రాకపోకలు

సోమశిల: సోమశిల–కలువాయి మార్గంలో కల్వర్టు దెబ్బతినడంతో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. వారం రోజులుగా సోమశిల నుంచి కండలేరుకు దక్షిణకాలువ ద్వారా నీరు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. సోమశిల సమీపంలోని ఆశ్రమం వద్ద దక్షిణ కాలువ నుంచి లీకైన నీరు పెన్నానదిలోకి వెళ్లే క్రమంలో కలువాయి రోడ్డుపై ఏర్పాటు చేసిన తూము కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ద్విచక్ర వాహనదారులను మాత్రమే అనుమతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలి

ఉదయగిరి: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఎంఈఓ తోట శ్రీనివాసులు కోరారు. బిజ్జంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో ముఖద్వారం, స్టేజ్ నిర్మాణానికి భూమిపూజను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ గ్రామస్తులు ఎం రాజశేఖర్‌రెడ్డి, ఎం ప్రభాకర్‌రెడ్డి స్టేజీ నిర్మాణానికి, కల్లూరి సిద్దారెడ్డి జ్ఞాపకార్థంగా ఆయన తనయుడు నరేంద్రరెడ్డి ముఖద్వారం నిర్మాణానికి సహకరించడం అభినందనీయమన్నారు.

గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ పేరును కొనసాగించాలి



ఆత్మకూరు: ఆత్మకూరు ప్రజల ఆదరాభిమానాలతో రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరును సంగం బ్యారేజ్‌కు పెట్టడం సముచితమని, ఆ పేరును మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గౌతంరెడ్డి మంత్రిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అన్ని రాజకీయ పార్టీల నుంచి మంచిపేరు తెచ్చుకుని అజాత శత్రువుగా గుర్తింపబడ్డారన్నారు. గౌతమ్‌రెడ్డి మరణానంతరం అఖిలపక్ష సంతాప సభలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయన చేసిన మంచి పనులను తలచుకుని ఏదైనా నిర్మాణానికి ఆయన పేరు పెట్టాలని తీర్మానించారని గుర్తుచేశారు. అఖిలపక్ష నిర్ణయాన్ని గౌరవించి కూటమి ప్రభుత్వం పేరు తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

అర్హత కలిగిన గ్రూపులకు రుణాలు

వరికుంటపాడు: మండలంలోని అర్హత కలిగిన పొదుపు గ్రూపులకు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేస్తామని ఏపీఎం వైనారుత్, స్త్రీనిధి మేనేజర్ మౌనిక తెలిపారు. స్థానిక స్త్రీశక్తి భవనంలో స్వయం సహాయక సంఘాల అధ్యక్షులు, సీసీలు, వీఓఏలతో సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. రుణాలను జీవనోపాధికి వినియోగించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. సంఘ సమావేశాలను ప్రతి నెలా నిర్వహించాలని, పుస్తకాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

బిట్రగుంట: బిట్రగుంట రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. లేత ఎరుపు రంగు ఫుల్ హ్యాండ్స్ చొక్కా, నీలి రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి సంబంధించిన సమాచారం తెలిస్తే 98483 43638 ఫోన్ నంబర్‌కు సమాచారం అందించాలని దర్యాప్తు అధికారి వెంకటేశ్వరరావు కోరారు.

యువకుడి ఆత్మహత్య

కావలి: పట్టణ ంలోని పాతూరుకు చెందిన తోట లోకేష్ (23) అనే యువకుడు కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది కావలి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి బుధవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు కావలి రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

వింజమూరు(ఉదయగిరి): మండలంలోని శంఖవరం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. గుండెమడకలకు చెందిన వేములపాటి మహేష్ (23)కు వివాహమైంది. భార్య, పిల్లలు ఉన్నారు. అతను యర్రబల్లిలో జరుగుతున్న ఒక కార్యక్రమానికి లైటింగ్ వేసే పని నిమిత్తం ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. శంఖవరం సమీపంలో కట్టెలలోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్న వయస్సులోనే మహేష్ మృత్యువు పాలవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



మహేష్ మృతదేహం

గుడికి వెళ్లొచ్చేలోగా ఇల్లు గుల్ల

–16 సవర్ల బంగారు ఆభరణల అపహరణ

కావలి : గుడికి వెళ్లొచ్చేలోగా ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలను అపహరించుకెళ్లిన ఘటన పట్టణంలోని ముసునూరులో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు..కలిగిరి మండలం అయ్యప్పరెడ్డిపాళెంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో లైన్‌మెన్‌గా విధుల నిర్వహిస్తున్న పులిమి వేణుగోపాల్‌రెడ్డి కుటుంబం ముసునూరులోని పార్వతమ్మ గెస్ట్‌హౌస్ వీధిలో నివాసం ఉంటోంది. బుధవారం ఉదయం వేణుగోపాల్‌రెడ్డి విధులకు వెళ్లగా, సతీమణి మధుస్మిత సమీపంలోని ఆంజనేయస్వామి గుడికి వెళ్లింది. గంట తర్వాత ఆమె గుడి నుంచి ఇంటికి వచ్చి చూడగా తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరచి ఉంది. అందులోని 16 సవర్ల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో బాధితులు కావలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన తీరును పరిశీలించి నెల్లూరు నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లను రప్పించి ఆధారాలను సేకరించారు.

వైభవంగా గంధ మహోత్సవం

ఉదయగిరి: ఉదయగిరి దుర్గంపై ఝట్‌పట్ బీబీ గంధ మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఇక్కడ ఏటా మొహర్రం నెల చివరి బుధవారం గంధ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. గంధోత్సవంలో పాల్గొని వన భోజనాలు చేసి పచ్చిక బయళ్లను పాదాలతో స్పృశిస్తే చేసిన పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఉదయగిరితో పాటు వింజమూరు, పామూరు, నెల్లూరు, బద్వేలు, కావలి, ఆత్మకూరు, తదితర ప్రాంతాలకు చెందిన ముస్లింలు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వనభోజనాలు చేసిన పచ్చిక బయళ్లను పాదాలతో స్పృశించారు. దుర్గంపై ఉన్న పురాతన కట్టడాలు తిలకించారు.



మాతృభాషకు వందనం



తెలుగు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు బాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలిసిందే. ఈ నెల 29న తెలుగుభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతసాగరం మండలం చిలకలమర్రి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు అ, ఆ అక్షరాల నమూనాలో కూర్చుని మాతృభాషకు వందనాలు సమర్పించారు.

–సోమశిల